సాక్షి
ఆదిలాబాద్

బుధవారం : 14 : ఫిబ్రవరి : 2024



ఘనంగా బేతల్ పూజలు

నాగోబా జాతరలో భాగంగా మెస్రం వంశీయులు మంగళవారం బేతల్ పూజలు ఘనంగా నిర్వహించారు. రాత్రి బుడుందేవ్ ఆలయానికి బయలుదేరి వెళ్లారు. 10లో▸

26 నుంచి స్కౌట్స్, గైడ్స్ శిక్షణ

ఆదిలాబాద్‌టౌన్: ఈనెల 26 నుంచి మార్చి 3వ తేది వరకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో గల స్టేట్ ట్రెనింగ్ సెంటర్‌లో బేసిక్ స్కౌట్ మాస్టర్, గైడ్ కెప్టెన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తిగల ఉపాధ్యాయులు శిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. ఈనెల 15లోగా డీఈవో కార్యాలయంలో వివరాలు అందజేయాలని తెలిపారు. వివరాల కోసం స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి ఎస్.స్వామిని 6281966588 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

గరిష్టం/కనిష్టం
34.0/20.0

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది.

న్యూస్‌రీల్

మున్సిపల్ కమిషనర్‌గా ఖమర్ అహ్మద్



ఖమర్ అహ్మద్

కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా ఎండీ.ఖమర్ అహ్మద్ నియామకమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రస్తుత కమిషనర్ ఏ.శైలజను బదిలీ చేసిన ప్రభుత్వం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఖమర్ అహ్మద్‌ను జిల్లాకు బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆయన తన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఢిల్లీలో మనోళ్ల నృత్యాలు అదుర్స్



గుస్సాడీ నృత్యం ప్రదర్శిస్తున్న ఆదిలాబాద్ కళాకారులు

ఇచ్చోడ: ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ఆది మహోత్సవంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించగా దేశ నలుమూలల నుంచి ఆదివాసీ కళాకారులు పాల్గొని తమ కళారూపాలను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ఢిల్లీలో కళాప్రదర్శన ఇవ్వడం గర్వంగా ఉందని ఆదివాసీ సకల కళా సంక్షేమ డైరెక్టర్ కాత్లె శ్రీధర్ తెలిపారు. తన బృందంలో తిరుపతి, ప్రవీణ్, చరణ్, రవికిరణ్, నితిన్, దత్తు సంజీవ్, లక్ష్మణ్, మోతిరాం, దినేష్ , ఆనంద్ రావు, భీంరావు, గంగారాం, మారుతి ఉన్నట్లు పేర్కొన్నారు.

రేపు జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 15న జిల్లాస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ ప్రకటనలో పేర్కొన్నారు. బాక్సర్స్ జనవరి 1, 2010 నుంచి 31, డిసెంబర్ 2011 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. అర్హత గల క్రీడాకారులు ఉదయం 9.30 గంటలకు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లతో శిక్షకుడి సాయిని సంప్రదించాలని సూచించారు. వివరాలకు 81065 56176 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

జీవితంలో స్థిరపడ్డాకే.. ప్రేమ పెళ్లి





మాట్లాడుతున్న కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్



టాక్‌షోలో పాల్గొన్న ఛాత్రోపాధ్యాయులు

ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే బంధం. ఇందులోని మాధుర్యం వర్ణనాతీతం. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా సాగుతున్నాయి. కొందరి జీవితాల్లో ఇది ఆనందం నింపుతుండగా, మరికొందరి జీవితాలు విషాదంగా మారుతున్నాయి. ప్రేమించాలని వేధిస్తూ కొందరు ఇతరుల ప్రాణాలను తీస్తున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఆకర్షణకు లోనవకుండా.. జీవితంలో స్థిరపడ్డాకే 'ప్రేమ'కు ప్రాధాన్యం ఇస్తూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడం ఉత్తమమని పలువురు ఛాత్రోపాధ్యాయులు పేర్కొంటున్నారు. పెద్దలు కుదర్చిన పెళ్లితో కూడా జీవితం బాగుంటుందన్నారు. 'సాక్షి' ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ప్రేమ–పెళ్లి అంశంపై 'టాక్‌షో' నిర్వహించింది. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్ మాట్లాడారు. ప్రేమలో మునుగుతూ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. టీనేజీలో జరిగేవి ప్రేమ కాదని, ఆకర్షణ మాత్రమేనని స్పష్టం చేశారు. పలువురు ఛాత్రోపాధ్యాయులు ఈ సందర్భంగా తమ మనోభావాలు వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే.. – ఆదిలాబాద్‌టౌన్

పెద్దల పెళ్లికి ప్రాధాన్యత..



పెద్దలు కుదిర్చిన పెళ్లికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతం ప్రేమ పేరిట పలువురు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది సరైనది కాదు. పెళ్లి అనే పవిత్రమైన బంధంలో ఇద్దరు ఒకటవుతారు. ప్రేమ పెళ్లిల్లో చాలా వరకు విభేదాలతో విడిపోయిన ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ప్రేమించిన వారు పెద్దలను ఒప్పించి చేసుకుంటే కలకాలం నిలిచి ఉంటుంది. దాంపత్య జీవితం సాఫీగా సాగుతోంది. – దివ్య, సింధుజ

స్నేహం.. ప్రేమగా



ప్రేమ అనేది పవిత్రమైనది. అయితే కొందరు స్నేహం పేరిట పరిచయాలు ఏర్పర్చుకొని తర్వాత ప్రేమికులుగా మారిపోతున్నారు. ఇ లాంటి వాటిలో చాలా వరకు పెళ్లి వరకు చేరడం లేదు. ఆకర్షణకు లోనై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమించుకున్న జంటలు కులం, మతాల పేరిట దూరం అవుతున్నారు. ధైర్యంగా పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు సైతం కొన్ని కారణాలతో విడిపోతున్నారు. – వెంకటమ్మ

పెద్దల ఆశీర్వాదం తప్పనిసరి



ప్రేమ పెళ్లి అనేది తప్పు కాదు. కానీ పెద్దల ఆశీర్వాదంతో చేసుకుంటే బాగుంటుంది. ప్రేమకు కులం, మతం ఉండదు. ప్రేమించడం అంటే మరిచిపోవడం కాదు.. జీవితాంతం కలిసి ఉండాలి. ప్రస్తుతం ఇలాంటి ప్రేమ జంటలు కానరావడం లేదు. రెండు మనస్సులే కాదు.. రెండు కుటుంబాలు కలిసి ఉండాలి. జీవిత భాగస్వామితో కష్టసుఖాలు, సమస్యలు పంచుకోవాలి. ఏడడుగులు నడవడమే కాదు.. ఏడు జన్మలు వారితోనే ఉండేలా జీవితం సాగాలి. – అర్షిత

ఆర్థికంగా స్థిరపడ్డాక..



కష్టపడి చదివి ముందుగా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. ఆర్థికంగా స్థిరపడ్డాక ప్రేమ పెళ్లయినా, పెద్దలు నిశ్చయించిన పెళ్లయిన చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ప్రేమించే సమయంలో నచ్చిన వారు పెళ్లయిన తర్వాత నచ్చకుండా తమ బంధాలను కొనసాగించలేక పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకంగా చోటు చేసుకుంటున్నాయి.– రేఖ

కుటుంబీకులకు ప్రాధాన్యమివ్వాలి



ప్రేమించిన వారు మొదట కుటుంబీకులకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రేమించడం తప్పు కాదు కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వారి కుటుంబాలకు దూరమై పాశ్చాతాపం పడుతున్న వారెందరో ఉన్నారు. మనల్ని అపూర్వంగా పెంచిన తల్లిదండ్రులకు విలువనివ్వాలి. ఎవరైన ప్రేమిస్తే ధైర్యంగా చెప్పి పెద్దలను ఒప్పించాలి. కానీ అనాలోచిత నిర్ణయాలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. – త్రిష

అర్థం చేసుకునే భాగస్వామిని ఎంచుకోవాలి



ప్రేమ అనేది చాలా గొప్పది. అందులో మంచి, చెడు ఉంటుంది. అయితే జీవితంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి. ప్రేమ గొప్పదా.. పెళ్లి గొప్పదా అంటే.. దేని ప్రత్యేకత దానిదే. కొందరు తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేయగా, మరికొందరు ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమ పేరిట జీవితాలను నాశనం చేసుకోవద్దు. – కావేరి

తల్లిదండ్రుల ప్రేమే గొప్పది



ఈ ప్రపంచంలో తల్లిదండ్రులకు మించినది ఏ ప్రేమ లేదు. నిజమైన ప్రేమ మనల్ని వారి నుంచి దూరం చేయదు. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించే ధైర్యం ఉండాలి. చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన వారు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వారి ఆశయాలను వమ్ము చేయకుండా చూసుకోవాలి. రెండక్షరాల ప్రేమకు ఒక అద్భుతమైన భావన ఉంటుంది. తల్లిదండ్రులకు మనకంటే గొప్ప ఏముంటుంది. వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. – చరణ్

ప్రేమ ఓ కాలక్షేపమే



ప్రేమ అనేది ప్రస్తుతం ఓ కాలక్షేపంగా మారింది. దీనిపేరిట చాలా మంది యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది వేధింపులకు పాల్పడుతూ ప్రాణాలు సైతం తీస్తున్నారు. అయితే చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేయాలి. మహిళలపై గౌరవంగా మెదిలేలా చూడాలి. తమ కుటుంబంలోని మహిళలను గౌరవించిన విధంగానే బయట వారిని సైతం గౌరవించేలా వారికి తెలియజేయాలి. – గాయత్రి

సమయాన్ని వృథా చేసుకుంటున్నారు



చాలా మంది యువత తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ పేరిట విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. తర్వాత బాధపడుతున్నారు. పలువురు ప్రేమికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అనాలోచిత నిర్ణయాలతోనే కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా దాంపత్య జీవితం ఉండాలి. – మౌనిక

టీనేజీలో ఆకర్షణే..



టీనేజీలో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణే. దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పులేదు. ఆర్థికంగా ఎదిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమించామని పెళ్లి చేసుకొని ఎలాంటి పనులు చేయకుండా ఉంటే దాంపత్య జీవితంలో కష్టాలు తప్పవు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – సువర్ణ

అర్థం తెలియని వయస్సులో..



పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి మన సంస్కృతిని మర్చిపోతున్నారు. సోషల్ మీడియాకు ఆకర్షితులై అర్థం కాని వయస్సులో ప్రేమలో పడుతున్నారు. తర్వాత ఇబ్బందుల పాలవుతున్నారు. పెళ్లికి ముందు కాదు.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటే వారి జీవితం సాఫీగా సాగుతుంది. – మనిషా

లక్ష్య సాధన కోసం పరితపించాలి



జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకొని వాటి సాధన కోసం పరితపించాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. మన లక్ష్యం చేరుకున్నాకే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచన చేయాలి. ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే ప్రేమ జోలికి వెళ్లకూడదు. ప్రేమించడం తప్పుకాదు కానీ.. ప్రేమ పేరిట వేధింపులకు గురైతే జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎంతో మంది తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. యువత ఈ విషయాన్ని గ్రహించాలి. – స్వర్ణకుమారి, లెక్చరర్

ఎన్నికల బదిలీలు వేగవంతం

- రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌తోపాటు పీఆర్‌లో..
- పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం
- ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు
- జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్)గా సురేందర్ రావు
- డీటీసీ డీఎస్పీగా ప్రకాశ్
- త్వరలో రవాణాశాఖలోనూ ట్రాన్స్‌ఫర్లు

సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీల ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్ర స్థాయిలో జరుగుతుండగా, జిల్లా నుంచి కూడా పలువురికి స్థానచలనం చోటు చేసుకుంది. మరిన్ని జరగనున్నాయి. తాజాగా స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఇన్‌చార్జి ఐటీడీఏ పీవోగా కొనసాగుతుండగా, ఆమెకు అక్కడే పూర్తిస్థాయిబాధ్యతలు అప్పగించారు. జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్)గా బి.సురేందర్ రావును నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఈ పోస్టు ఖాళీగా ఉండగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఉన్న ఈ అధికారిని జిల్లాకు కేటాయించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీగా బి.ప్రకాశ్ నియమితులయ్యారు. ఆయన సూర్యపేట జిల్లా కోదాడ నుంచి ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ శైలజ బదిలీ చోటు చేసుకోగా, ఆమెకు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వనట్లుతెలుస్తోంది. ఆమె స్థానంలో ఎండీ ఖమర్ అహ్మద్ బోధన్ నుంచి బదిలీపై ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే జెడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీవో కిషన్, డీపీజఒశ్రీనివాస్‌ల బదిలీలు చోటుచేసుకోగా, కొత్త అధికారులు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

ఆయా శాఖల్లో..

రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల పరంగా జిల్లాలో ఒకరికే బదిలీ చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు తహసీల్దార్లు జిల్లా నుంచి బదిలీపై వెళ్లడంతో తాజా బదిలీల్లో ఒకరు మాత్రమే వెళ్లారు. పోలీసు శాఖలో పలువురు సీఐలు, ఎస్సైల బదిలీలు చోటు చేసుకున్నాయి. కొత్త ఇన్‌స్పెక్టర్లు బాధ్యతలు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖలో ఉమ్మడి జిల్లా పరంగా అసిస్టెంట్ కమిషనర్‌గా కొనసాగుతున్న శ్రీనివాస్‌రెడ్డిని మెదక్‌కు బదిలీ చేయగా, ఆ స్థానంలో ఇంకెవరిని నియమించలేదు. ఇక ఆ శాఖలో పూర్తిస్థాయిలో సీఐలు, ఎస్సైల బదిలీలు జరిగాయి. పంచాయతీరాజ్ శాఖలో 14 మంది ఎంపీడీవోల బదిలీలు చోటు చేసుకోగా, కొత్తవారు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

రవాణా శాఖలో కూడా..

రవాణా శాఖలో కూడా బదిలీలు జరగవచ్చని గత చర్చ సాగుతుంది. ఈ శాఖలో ఐదారేళ్లుగా బదిలీలు లేకపోవడంతో పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఇతర ఉన్నతాధికారులు దీర్ఘకాలికంగాఒకేచోట పని చేస్తున్నారని ఆశాఖలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.ఒకట్రెండు రోజుల్లోనే బదిలీలు ఉండవచ్చని చెబుతున్నారు.

ఏఎంసీ పాలకవర్గాలు రద్దు

- ఇక స్పెషలాఫీసర్ల పాలన
- త్వరలోనే కొత్త వాటిని నియమించే అవకాశం
- కాంగ్రెస్ ఆశావహులకు లైన్ క్లియర్
- రిజర్వేషన్లపై రాని స్పష్టత



ఆదిలాబాద్ ఏఎంసీ కార్యాలయం

సాక్షి,ఆదిలాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) పాలకవర్గాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో రద్దు చేసింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు వెలబడ్డాయి. వీటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 ఏఎంసీలు ఉండగా, ఇవన్నీ స్పెషల్ ఆఫీసర్ల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యుల పదవులన్నీ రద్దయ్యాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోని పలువురు నాయకులు ఈ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలోనే కొత్త కమిటీలను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యుల పదవుల కోసం పలువురు హస్తం నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

స్పెషల్ ఆఫీసర్లు వీరే..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, నిర్మల్, జైనథ్, బోథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, సారంగాపూర్, ఖానాపూర్, కుబీర్, జన్నారం, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూర్ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కొన్ని మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవి కాలం ఇదివరకే పూర్తి కావడంతో అక్కడ స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఇంకొన్ని పాలకవర్గాల కాలపరిమితి ఉన్నప్పటికీ ప్రభుత్వం తాజాగా అన్నింటిని రద్దు చేసింది. మార్కెటింగ్ శాఖ వరంగల్ జేడీ ఇ.మల్లేశంకు ఆదిలాబాద్, భైంసా, వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అజ్మీరా రాజుకు మంచిర్యాల, బోథ్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఏడీ టి.శ్రీనివాస్‌కు మిగతా 13 మార్కెట్ కమిటీలకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది.

లైన్ క్లియర్..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు నామినేటెడ్ పోస్టులపై భరోసా పెట్టుకున్నారు. అయితే అనేక పాలకవర్గాల కాలపరిమితి ముగియకపోవడంతో వేచిచూసే ధోరణి అవలంభించారు. తాజాగా ప్రభుత్వం పాలకవర్గాలన్నింటినీ రద్దు చేయడంతో వారికి లైన్ క్లియర్ అయ్యింది. ఇక చైర్మన్ పదవుల కోసం పలువురు ఆశావహులు ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఆశిస్సులు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ సర్కార్ రిజర్వేషన్లను కొనసాగిస్తుందా.. లేదా అనేది చూడాల్సిందే.

కొత్త ఎంపీడీవోలకు పోస్టింగ్

- కలెక్టర్‌ను కలిసి విధుల్లో చేరిక

కైలాస్‌నగర్: పార్లమెంట్ ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాకు కేటాయించిన 14 మంది ఎంపీడీవోలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ మంగళవారం వారికి పోస్టింగ్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి ఆదిలాబాద్‌కు వచ్చిన ఎంపీడీవోలు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జెడ్పీకి చేరుకుని డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్‌తో సమావేశమై పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్నారు.



జెడ్పీ డిప్యూటీ సీఈవోతో సమావేశమైన ఎంపీడీవోలు

పలువురు ఎంపీడీవోలు తమకు కేటాయించిన మండలానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించారు.

ఎంపీడీవో పేరు	మండలం
ఏ.రవీంద్రనాథ్	జైనథ్
మహ్మద్ అబ్దుల్‌హై	గుడిహత్నూర్
కే.శ్రీనివాస్	బజార్‌హత్నూర్
కే.నాగేశ్వర్‌రెడ్డి	ఆదిలాబాద్ రూరల్
ఎస్.జవహర్‌లాల్	నార్నూర్
కే.భాస్కర్	ఇంద్రవెల్లి
జి.మోహన్‌రెడ్డి	తాంసి
ఎల్.రమేశ్	బోథ్
జి.గోపాలకృష్ణారెడ్డి	భీంపూర్
ఎస్.శేఖర్	తలమడుగు
జి.బాలగంగాధర్	సిరికొండ
కే.లక్ష్మణ్	ఇచ్చోడ
కే.రాజ్‌వీర్	నేరడిగొండ
ఎం.మురళీధర్‌శర్మ	ఉట్నూర్

లోక్‌సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్
- స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల పరిశీలన



స్ట్రాంగ్‌రూం ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్

కైలాస్‌నగర్: రానున్న లోక్‌సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల రెవెన్యూ అధికారులతో ఎన్నికల నిర్వహణపై స్థానిక టీటీడీసీ హాల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్‌కేంద్రాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించేలా పీవో, ఓపీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారులకు శిక్షణ అందించాలనిసూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఉంటాయని, రిసిప్షన్ కేంద్రాలు జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, దీపక్‌తివారి, ఆయా నియోజకవర్గాల అధికారులు,ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా పాల్గొన్నారు.

క్లుప్తంగా

వ్యవసాయం చేస్తూ.. ఉద్యోగం సాధించి


సబ్బిడి దేవేందర్

కుంటాల: మండల కేంద్రానికి చెందిన సబ్బిడి లక్ష్మి – ఎర్రన్న దంపతుల చిన్న కుమారుడు సబ్బిడి దేవేందర్ ఇటీవల వెలువడిన గురుకుల పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) ఫలితాల్లో బాసర జోన్‌లో రెండవ ర్యాంక్ సాధించిన పీడీ (ఫిజికల్ డైరెక్టర్)గా ఎంపికయ్యాడు. తండ్రి ఎర్రన్న గతంలో మృతి చెందగా తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ చదువుకున్నాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు కుంటాల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కల్లూర్ వాసవి కళాశాలలో పూర్తి చేశాడు. పట్టుదలతో ఉద్యోగం సాధించిన దేవేందర్‌ను పలువురు అభినందించారు.

గురుకుల కొలువు సాధించిన నవీన్


నవీన్ కుమార్

ఆదిలాబాద్‌టౌన్: గురుకులం బోర్డు నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నవీన్ కుమార్ పీజీటీ కొలువు సాధించాడు. పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన ఇజ్జగిరి నవీన్ కుమార్ మంగళవారం గురుకుల బోర్డు విడదలు చేసిన మల్టీజోన్ తెలుగు ఫలితాల్లో ఎంపికయ్యాడు. గతంలో మైనార్టీ గురుకులంలో కాంట్రాక్ట్ పద్ధతిపై ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈయన పీజీటీగా ఎంపిక కావడంపై కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందించారు.

కుక్కకాటుతో ఎద్దు మృతి


మృతి చెందిన ఎద్దు

కుంటాల: మండలంలోని లింబా(కె)గ్రామానికి చెందిన దాసరి సాయన్న ఎద్దు కుక్క కాటుతో మృతి చెందింది. ఎద్దును నాలుగు రోజుల క్రితం కుక్క కాటు వేయగా పశువైద్యాధికారి ప్రకాష్ చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఎద్దు మంగళవారం మృతి చెందింది. దాని విలువ రూ.75 వేలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు.

మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నం

దస్తురాబాద్: మానసిక వికలాంగురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఖానాపూర్ సిఐ బి.మోహన్ వివరాల ప్రకారం... మండల కేంద్రానికి మానసిక వికలాంగురాలు (మూగ) ప్రతి రోజు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వద్దకు వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం వేచి చూస్తుండేది. రోజులాగే పాఠశాల ఎదుట నిలబడి ఉండగా నిందితుడు సమీపంలోని తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడగా కాలనీవాసులు గమనించగా పారిపోయాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



రెండు హృదయాల కలయిక ప్రేమ

సృష్టిలో అనిర్వచనీయమైన భావన.. ప్రేమ. అది అనుభవించాలే గానీ అర్థం చేసుకోవడం కష్టం. ప్రేమ ఎలా పుడుతుందో... ఎవరికీ అంతుపట్టదు. ఆకర్షణకన్నా అర్థం చేసుకునే పునాదులపై ఏర్పడిన ప్రేమ కలకాలం నిలబడుతుంది. అది నిస్వార్థమైన ప్రేమ. ఎన్నటికీ తరగని ప్రేమను తన హృదయంలో శాశ్వతంగా నిలుపుకుంటుంది. ప్రేమదాసులు దేవదాసులైనా... పెళ్లి తర్వాత ప్రేమలు ఫెయిల్యూర్ అయినా.. అసలైన ప్రేమ మాత్రం అజ రామరంగా నిలిచి వెలుగుతుంది. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. ప్రాణం తీసే ప్రేమలు కాదు, ప్రాణం పోసే ప్రేమలు వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం.

'దివ్య'మైన ప్రేమ


రమ్యకృష్ణ, నర్సింహారావు

నెన్నెల: వారిద్దరి మధ్య మాటలు లేవు. అయినా 'మూగ' మనస్సుల మధ్య ప్రేమ చిగురించింది. మూడుముళ్ల బంధం వైపు నడిచింది. నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సెగ్యం రాజన్న–లక్ష్మి దంపతుల కుమార్తె రమ్యకృష్ణ, భద్రాచలంకు చెందిన నాగేశ్వర్‌రావు–తులసి దంపతుల కుమారుడు నర్సింహారావు ఇద్దరూ మూగవారే. హైదరాబాద్‌లోని మూగ కళాశాలలో డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల తల్లిదండ్రులను ఒప్పించి 2021 డిసెంబర్ 29న పెళ్లి చేసుకున్నారు.

ప్రేమికుల రోజే ప్రేమపెళ్లి


సాయిమూర్తి, మౌనిక

ప్రేమకు కులం, మతం లేదని, రెండు మనస్సులు, ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటైతే చాలంటున్నారు నెన్నెల మండలానికి చెందిన ప్రేమికులు పోతరాజుల సాయిమూర్తి (కాపు), దుర్గం మౌనిక (నేతకాని). ఇద్దరూ నెన్నెల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. ఆ స్నేహమే ప్రేమగా మారింది. ఆతర్వాత పెద్దలను ఒప్పించి 2022, ఫిబ్రవరి 14న కులాంతర వివాహం చేసుకున్నారు.

వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..


మానస, సాయికుమార్

బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని హన్మాన్‌బస్తీకి చెందిన పెద్దపల్లి మానస, పోస్టాఫీసు బస్తీకి చెందిన భూక్య సాయి కుమార్ మధ్య 2009లో పరిచయం ఏర్పడింది. పీజీ పూర్తి చేసిన మానస మున్నూరుకాపు, డిగ్రీ చదువుకున్న సాయికుమార్‌ది లంబాడీ సామాజికవర్గం. కులాంతర వివాహానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి 2018, ఏప్రిల్ 21న వివాహం చేసుకున్నారు. సాయికుమార్ స్నేహితులు అండగా నిలబడి లక్సెట్టిపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలిసిపోయాయి.

పెద్దలను ఒప్పించి...



భైంసాటౌన్: భైంసా పట్టణానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ వనజ, రేడియాలజిస్ట్ అజయ్‌కుమార్‌రెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమ గురించి తెలిసి ఇరువురి కుటుంబాల్లో మొదట ఒప్పుకోలేదు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఆరో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. వైద్య విద్య చదువుతున్న సమయంలో పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో పెద్దలకు విషయం చెప్పడంతో ఒప్పుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో తాము ఆనందంగా ఉన్నాం.

– డాక్టర్ వనజ- అజయ్‌కుమార్‌రెడ్డి

ప్రేమే ఉన్నతంగా తీర్చిదిద్దింది...



నిర్మల్‌ఖిల్లా: ఉస్మానియా మెడికల్ కళాశాలలో 1995లో ఎంబీబీఎస్ వైద్య విద్య కోర్సు చదువుతున్నప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మొదటగా అనితకు నా మనసులో మాట చెప్పాను. కొంత సమయం తీసుకుని ఓకే చెప్పింది. డాక్టర్లుగా స్థిరపడిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇరు కుటుంబాల పెద్దలు అడ్డుచెప్పారు. 2002లో వివాహం చేసుకున్నాం. ఇద్దరం నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రైవేట్ ఆస్పత్రిని నెలకొల్పి ప్రస్తుతం ప్రముఖ డాక్టర్లుగా ఎదిగాం. ఓ పాప, బాబుతో జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నాం.

– ఉదగిరి అనిత-రామకృష్ణ

మతాలు వేరైనా..


ఎస్.కె.ఇర్ఫాన్, అవని

తాంసి: మతాలు వేరైనప్పటికీ వారిని ప్రేమ ఒక్కటిచేసింది. ప్రేమకు మతాలు అడ్డురావని మరోమారు నిరూపించి ఆదర్శంగా నిలుస్తోంది ఈ యువ జంట. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన ఎస్.కె.ఇర్ఫాన్, గంపల అవని ఒకే గ్రామానికి చెందిన ఇరువురికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఏడాదిన్నర క్రితం బాబు ఉన్నాడు. ప్రస్తుతం ఇరు కుటుంబ సభ్యులు సైతం వారి ప్రేమను అంగీకరించారు.

దూరం దగ్గర చేసింది...



నిర్మల్‌ఖిల్లా: మాది ఆదిలాబాద్ జిల్లా.. నా భార్యది పెద్దపల్లి జిల్లా. మేము ఇద్దరం 2010లో హైదరాబాద్‌లో నర్సింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమ మొదలైంది. అప్పటి నుండి ఇద్దరు ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగి వివా హం చేసుకుందామనుకున్నాం. పెద్దలు ససేమిరా అన్నప్పటికీ ఇరు కుటుంబాలను ఒప్పించి 2016లో పెళ్లిం చేసుకున్నాం. మాకు కవలలు జన్మించారు. ప్రస్తుతం ఇద్దరు బాబులతో జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఇటీవల నాకు నర్సింగ్ ఆఫీసర్‌గా నిర్మల్ జిల్లా కేంద్ర ప్రధాన ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది.

– అనుపమ-విజయానంద్

అర్థం చేసుకుని ముందుకెళ్లాలి



కౌటాల: జీవితంలో అన్ని అంశాలను అర్థం చేసుంటూ ముందుకెళ్లాలి. ప్రేమించడం నేరం కాదు. కానీ ప్రేమ అనేది అంధకారంలోకి నెట్టేదిగా ఉండొద్దు. ప్రస్తుతం ప్రేమ అనేది గత ప్రేమికుల మాదిరిగా నిజాయతీగా ఉండడం లేదు. కొందరి మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని ప్రేమగా భావించడం తప్పు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరితే మిగతావన్నీ దరిచేరుతాయి.

– పి. ప్రియ, డిగ్రీ విద్యార్థిని, కౌటాల

చదువుపై దృష్టి ఉండాలి



కౌటాల: ఆధునిక కాలంలో యువత చెడు వ్యసనాల బారిన పడేందుకు చేతిలో సెల్‌ఫోన్, డబ్బులు, సోషల్ మీడియా అందుబాటులో ఉంది. చదువు కోవడం ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకుంటాం. ఆ తర్వాత మన భవిష్యత్‌ను తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ప్రేమ వివాహమైనా తల్లిదండ్రుల ఇష్టంతో చేసుకుంటే బాగుంటుంది.

– టి.రాహుల్, డిగ్రీ విద్యార్థి, కౌటాల

వాళ్లకే బాగా తెలుసు..



కౌటాల: అందరి జీవితాల్లో ప్రేమ, పెళ్లి రెండూ ముఖ్యమే. చదువుకునే సమయాన ఇతర విషయాలపై దృష్టి సారించొద్దు. జీవితంలో స్థిరపడిన తర్వాత మనకేం చేయాలో, ఏమేం ఇవ్వాలో తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది.

– ఆర్.సుప్రియ, డిగ్రీ విద్యార్థిని, కౌటాల

జేఈఈ మెయిన్స్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ


విద్యార్థులను అభినందిస్తున్న యాజమాన్యం

ఆదిలాబాద్‌టౌన్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాణించారు. ఇందులో సాయి సిద్ధార్థ 94.73 శాతం, వెంకట శ్రీకర్ 91 శాతం, మాధవ్ 90.48 శాతం, రాంబాబు 90.23, తనిష్కా 85.86, జయరుద్ర 79.11, నల్ల శ్రీజ 78.34, సుఖ్‌బీర్‌కౌర్ 74.23 శాతం ఫలితాలు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ బ్రహ్మం అరవింద్, జైపాల్ రెడ్డి అభినందించారు.


బిట్టు

ఆదిలాబాద్‌టౌన్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని కైలాసనగర్‌కు చెందిన రాజేశ్వర్ –సునీత దంపతుల కుమారుడు బిట్టు ప్రతిభ కనబర్చాడు. ఈ ఏడాది జనవరి 30న నిర్వహించిన పరీక్షలో ఆల్ ఇండియా వ్యాప్తంగా 96శాతం మార్కులు సాధించాడు. సదరు విద్యార్థికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

నిర్మల్ జిల్లా విద్యార్థిని..


గడ్డం నేహారెడ్డి

నర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన గడ్డం అలేఖ్య–రమేశ్‌రెడ్డి దంపతుల కుమార్తె గడ్డం నేహారెడ్డి మంగళవారం వెలువడిన ఐఐటీ–జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి 98.238 శాతం సాధించింది. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. దీంతో విద్యార్థినికి పలువురు అభినందనలు తెలియజేశారు.

గల్ఫ్ కార్మిక సంక్షేమానికి భరోసానివ్వాలి

- ప్రవాసీమిత్ర కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల

నిర్మల్‌ఖిల్లా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గల్ఫ్ దేశమైన యూఏఈ రాజధాని అబుదాబిలో పర్యటిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ కార్మికుల పక్షాన ప్రవాసీమిత్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లి పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని లేఖలో కోరారు. ఈ మేరకు మంగళవారం నిర్మల్ జిల్లాకేంద్రంలో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో గల్ఫ్ కార్మికులు ఆయా దేశాల్లో, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. గల్ఫ్ దేశాల్లో 88లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని వారందరికీ సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా సంక్షేమ పథకాలు అమలు పరచాలని విజ్ఞప్తి చేశారు.

- బాసర ఆలయంలో ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- భారీగా తరలిరానున్న భక్తులు


గోదావరినది వద్ద హారతిఘాట్‌లో భక్తులు

నేడు వసంత పంచమి


బాసర ఆలయంలో భక్తులు

భైంసా(ముధోల్): సరస్వతీ అమ్మవారి జన్మదినోత్సవమైన వసంత పంచమి ఉత్సవానికి బాసర ఆలయం ముస్తాబైంది. బుధవారం బాసరలో వసంత పంచమి వేడుక జరగనుంది. ఏటా మాఘ శుద్ధ పంచమి రోజున నిర్వహించనున్న ఈ వేడుకకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి దర్శనానికి మహారాష్ట్రంతో పాటు దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. భక్తులకు సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అశేష జనవాహినికి సరిపడే ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రసాదాల కౌంటర్లు, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్యూలైన్‌లలో చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందించనున్నారు. ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలు ముస్తాబయ్యాయి. సుమారు 70వేల మంది వరకు భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసాదాల కొరత రానీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు నిరంతర అన్నదానం నిర్వహించనున్నారు.

ప్రత్యేకత, పూజలు

చదువుల తల్లి జన్మదినం సందర్భంగా మాత సన్నిధిలో అక్షర శ్రీకారం నిర్వహించుకుంటే తమ చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. అందుకే ఏటా వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. ఉత్సవం సందర్భంగా బుధవారం వేకువజామున రెండు గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. రెండున్నర గంటల నుంచి అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ, నివేదన నిర్వహిస్తారు. అనంతరం అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు ప్రారంభమవుతాయి. సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి పల్లకి సేవ నిర్వహిస్తారు.

భారీ బందోబస్తు...

ఉత్సవంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆలయం, గోదావరి స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాల వద్ద అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు బాసర ఎస్సై గణేశ్ తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా వేయనున్నట్లు సీఐ తెలిపారు.

తరలివస్తున్న భక్తజనం...

వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం నుంచే భక్తులు బాసరకు తరలివస్తున్నారు. సాయంత్రానికి ఆలయ అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. బాసర వచ్చే బస్సులు, రైళ్లు భక్తులతో కిటకిటలాడాయి. ప్రైవేటు లాడ్జీలన్ని నెల రోజుల క్రితమే బుకింగ్ కావడంతో చాలా మంది భక్తులు బయటే ఉండిపోయారు. బాసర వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిరంతరాయంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ విజయరామారావు తెలిపారు. బాసర ఆలయం విద్యుత్‌కాంతుల్లో శోభాయమానంగా కనిపిస్తుంది. ఆలయంలో ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు.

ప్రత్యేక పూజలు...

మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పుజారీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సరస్వతీ నామాలు, సరస్వతీ మాత అనుష్ఠానం, జపం , పారాయణంచేశారు. అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరిస్తున్నారు.

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి


నవీన్(ఫైల్)

లక్ష్మణచాంద: ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని వడ్యాల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని వడ్యాల్ గ్రామానికి చెందిన విబూది నవీన్(39) ఆదివారం ఉదయం 10గంటలకు పని నిమిత్తం ఇంటి నుండి బయటకి వెళ్లి సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో సోమవారం నవీన్ భార్య విబూది లక్ష్మి తన భర్త కనిపించడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై శ్రీకాంత్ మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. సోమవారం వడ్యాల్ సమీపంలోని సరస్వతి కాలువ వద్ద నవీన్ మోటార్ సైకిల్, చెప్పులు ఉండటంతో ఆ వైపుగా కుటుంబ సభ్యులు గాలించగా రాత్రి 10.30 గంటల సమయంలో వాగులో మృతదేహం కనిపించింది. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాలకృత్యాల కోసం వెళ్లి కాల్వలో జారిపడి మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

నీటిలో దూకి యువకుడి ఆత్మహత్య

భైంసారూరల్: మండలంలోని గుండేగాం వంతనపై నుంచి దూకి కొంగర్ల రాజు(27) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... కుభీర్ మండలంలోని పార్డి(బి) గ్రామానికి చెందిన కొంగర్ల రాజు తన భార్యతో గొడవ పడడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. నాలుగేళ్లుగా ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి సోదరుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చి వంతెనపై నుంచి నీటిలో దూకాడు. కుటుంబీకుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఒడి బియ్యం హుండీల అందజేత


బియ్యం హుండీలను అందజేస్తున్న దాతలు

భైంసా: బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి దాతలు ఓడి బియ్యం హుండీలను అందజేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా హర్గొండ గ్రామానికి చెందిన కందాడి నరేందర్‌రెడ్డి హుండీలను అందించారు. కందాడి జగ్గమ్మ జ్ఞాపకార్థం రెండు హుండీలను అందజేశారు. ఆలయ అధికారులు దాతలను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

పిచ్చికుక్కల బెడద

భైంసా: బాసరలో పిచ్చికుక్కల బెడద పెరిగింది. ఆలయ పరిసరాల్లో పిచ్చికుక్కలతో ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం సాయంత్రం నలుగురిని పిచ్చికుక్క కాటేసింది. వెంటనే స్థానికులు బాసర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వీరంతా చికిత్సలు చేయించుకున్నారు. పిచ్చి కుక్కల బెడద అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.

కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి

- ఎంపీ సోయం బాపూరావు


పనులు ప్రారంభిస్తున్న ఎంపీ సోయం బాపూరావు

తాంసి: గ్రామాల్లో అభివృద్ధి కోసం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులన్నీ చెప్పి ప్రజలను మోసం చేయటం విడ్డూరంగా ఉందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.5లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ ప్రారంభించారు. అనంతరం అయోధ్యకు తరలివెళ్తున్న భక్తులను శాలువా కప్పి సన్మానించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి డిజిటల్ టీవీని సైతం ప్రారంభించి మాట్లాడారు. రాజకీయం కోసం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులని చెబుతూ ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారని ప్రజలు గమనించాలని కోరారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 270 గ్రామాలు తీసుకుందన్నారు. కొందరు గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని. కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం శ్రీకాంత్, నాయకులు పోచ్చారెడ్డి, కిషన్, చంద్రకిరణ్, సుభాష్, నర్సారెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు.

విద్యార్థులతో ఎంపీ ముచ్చట...

తాంసి: ఎలా చదువుతున్నారు.. ఉపాధ్యాయుల బోధన ఎలా ఉందంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పదో తరగతి విద్యార్థులతో తాంసి పాఠశాలలో ముచ్చటించారు. మండల కేంద్రంలో భూమి పూజకు విచ్చేసిన ఎంపీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. దేశ రాష్ట్రపతి ఏవరంటూ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశాడు. చదువులో ఉన్నతంగా రాణించాలని విద్యార్థులకు సూచించారు.

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

కడెం: బీజేపీతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. మంగళవారం మండలంలోని లింగాపూర్ గ్రామంలో రూ.21లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందులో మాజీ సర్పంచ్ బాలవ్వ, ఎంపీటీసీ సరళాదేవి, బీజేపీ మండలాధ్యక్షుడు కిష్టయ్య, నాయకులు లచ్చన్న, మనోజ్, రంజిత్, రాజేందర్ ఉన్నారు.